క్లుప్తంగా

మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేం చేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో మహాశివరాత్రికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నట్లు ఈఓ రావూరి వెంకటేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు, సభ్యులు శనివారం తెలిపారు. 8వ తేదీ శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం10 గంటల వరకు స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఈఓ, చైర్మన్, సభ్యులు అర్చకులు చర్చించారు.

7 నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): భీమన వారి పేటలోని శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 7వ తేదీ నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు చింతలపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి పేర్కొన్నారు. 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో తొలి రోజున ఉదయం 8 గంటలకు విజయదుర్గా సమేత రాలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెగా అలంకరణ జరుగుతాయన్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు, సాయంత్రం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి 11 ద్రవ్యాలు, భస్మాభిషేకం జరుగుతుందన్నారు. 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆది దంపతులకు పవళింపు సేవతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని తెలిపారు.

20 నుంచి కూచిపూడి నృత్యనీరాజనం

విజయవాడకల్చరల్: కూచిపూడి గ్రామ అధిష్ఠాన దేవత బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామి 261 వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా కూచిపూడి గ్రామంలో ఈ నెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవం నిర్వహిస్తునట్లు నిర్వాహక సంఘం అధ్యక్షుడు డాక్టర్ వేదాంతం రాధేశ్యాం తెలిపారు. గాంధీనగర్ లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో కూ చిపూడి, భరతనాట్యం, కథక్, కథకళి లాంటి భారతీయ నృత్య సంప్రదాయ కార్యక్రమా లను కళాకారులు ప్రదర్శించాలని తెలిపారు. ముందుగా పేర్లు వారు ప్రదర్శించే అంశాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమలతో పాటు దేవాలయంలో నిత్యపూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో నాట్యాచార్యులు సప్పా శివకుమార్, విజయశేఖర్ పాల్గొన్నారు. వివరాలకు 98491 38166 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నేడు ఎంఎస్ మూర్తి చిత్రకళ ప్రదర్శన

మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఎంఎస్ మూర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముత్యాలంపాడులోని ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీలో ఎంఎస్ మూర్తి చిత్రకళా ప్రదర్శన, దృశ్య శ్రవణ చిత్రం ఏర్పాటు చేసినట్లు అకాడమీ కార్యదర్శి ఎంవీ సాయిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్రకళా ప్రదర్శనను ఉదయం 10 గంటలకు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానంద, శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం పరిపాలన అధికారి కె.ఎస్.రామారావు చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. ఎంఎస్ మూర్తి చిత్రకళా రంగానికి చేసిన నిస్వార్థ సేవలకు, విజయవాడ నగరంలో ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి వారు చేసిన సేవలకు గుర్తింపుగా గతేడాది నవంబర్ నుంచి శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులను సత్కరిస్తామని తెలిపారు. అలాగే పలు కళాశాలలో నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేస్తామని తెలిపారు.

ప్రకటన

[illegible]

ది.01-03-2024 ... 27-30-45, ... విజయవాడ-2, సెల్: 9440338149.

కొండంత అభివృద్ధి

- 48వ డివిజన్‌లో రూ.15 కోట్లతో అభివృద్ధి
- కొండ శిఖరం వరకు రిటైనింగ్ వాల్స్, మెట్లు, రోడ్లు
- సొరంగం వద్ద మంచినీటి రిజర్వాయర్
- రూ.కోట్లతో మంచినీటి పైపులైన్ పనులు



బ్రహ్మంగారి మఠం వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం





పోతిన పాపయమ్మ వీధిలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులు (ఇన్‌సెట్) కొండ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్లు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పేద, బడుగు, బలహీన వర్గాలు నివసించే 48వ డివిజన్ కొండ ప్రాంతమది.. కొత్తపేట ఆంజనేయ వాగు, బ్రహ్మంగారి మఠం, సొరంగం ప్రాంతం, టేనర్‌పేట ప్రాంతాల్లో సుమారు 2 వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటాయి. దశాబ్దాల తరబడి మంచినీటి సమస్య, దెబ్బతిన్న మెట్లు, కాల్వలు, ధ్వంసమైన రోడ్ల మీదగానే రాకపోకలు.. కూలి పనులు చేసుకుని రాత్రికి ఇంటికి వెళ్లాలంటే భయం.. రోడ్డుపై ఎక్కడ ఏ గోతితో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. ఇదీ 2019 ఎన్నికల ముందు వరకు పరిస్థితి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థతో స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజలకు ఏ అవసరముందో గుర్తించే పార్టీ నాయకత్వం స్థానికంగా తిరుగుతూ ఇబ్బందులను గుర్తించింది. డివిజన్‌లో కార్పొరేటర్‌గా అత్తులూరి ఆదిలక్ష్మి గెలిచిన తర్వాత సమస్యలకు చక్కటి పరిష్కారం లభించింది.

మారిన రూపురేఖలు

48వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లోని నాలుగు సచివాలయాలకు కేటాయించిన రూ.80 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. బ్రహ్మంగారి మఠం వాటర్ ట్యాంక్ వద్ద రిటైనింగ్ వాల్ కూలిపోతే అప్పటి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ కార్పొరేటర్ రోజులు వెళ్లదీశాయే కానీ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.69 లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మించింది. కొండపై దె బ్బతిన్న మెట్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు నూతనంగా మెట్లను సైతం నిర్మించింది. ఇక డివిజన్‌లోని ప్రధాన ప్రాంతాలైన కొత్తపేట ఆంజనేయ వాగు, గౌతమ్ పబ్లిక్ స్కూల్ రోడ్డు, బంగారయ్య కొట్టు వీధి, సాధుజాన్ వీధి, పోతిన పాపయమ్మ వీధిలను సిమెంట్ రోడ్లుగా అబివృద్ధి చేసింది.

నీటి ఎద్దడి నివారణ

కొండ ప్రాంతంలో మంచినీటి ఎద్దటి నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. సుమారు రూ.కోటి వ్యయంతో డివిజన్‌లోని కొండ ప్రాంతాల్లో నూతన మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేసింది. డివిజన్‌లోని సొరంగం కొండ ప్రాంతంలో నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ నుంచి బ్రహ్మంగారి మఠం, టేనర్‌పేట, సోరంగం ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచినీటి ఎద్దటిని నివారించారు. సొరంగం సాధుజాన్ వీధి, బంగారయ్య కొట్టు వద్ద నూతన బూస్టర్‌లను ఏర్పాటు చేసి సకాలంలో మంచినీటి పంపింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు.

రూ.70 లక్షలతో కల్యాణ మండపాలు

పేద ప్రజలు నివసించే కొండ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టింది. తమ్మిన పోతరాజు కల్యాణ మండపం మొదటి అంతస్తును రూ.42 లక్షలతో నిర్మించారు. మరోవైపున బ్రహ్మంగారి మఠం కొండ ప్రాంతంలో రూ.28 లక్షలతో నూతన కల్యాణ మండపం నిర్మాణం జరిగింది.

కొండ చివరి ఇంటి వరకు తాగునీరు



కొండపై ఉన్న వాళ్ల మంచినీటి సమస్య నాకు బాగా తెలుసు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యపై దృష్టి పెట్టా. రూ.కోటి వెచ్చించి కొండ ప్రాంతంలో దెబ్బతిన్న మంచినీటి పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొండ చివర ఉన్న ఇంటికి కూడా తాగునీళ్లు ఇస్తున్నాం. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ డివిజన్‌ను అభివృద్ధి చేస్తున్నాం.

– అత్తులూరి ఆదిలక్ష్మి, 48వ కార్పొరేటర్

ఎలక్ట్రికల్ వాహనాలదే భవిష్యత్

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎలక్ట్రికల్ వాహనాలదే భవిష్యత్ అని ఈవీ సోల్యూషన్స్ సీఈఓ లక్కిరెడ్డి గోపాలరెడ్డి అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని వెబ్‌నార్ హాల్‌లో ఎలక్ట్రికల్ వాహనాలు – భవిష్యత్ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. గోపాలరెడ్డి అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల్లో ఎలక్ట్రానిక్స్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉందని, మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనంలో ఉపయోగించే బ్యాటరీల తయారీ పరిశ్రమలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపించాలనుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని చెప్పారు. కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి సాంబశివరావు మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ వాహన రంగంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈవీ సోల్యూషన్స్ సంస్థతో తమ కళాశాల ఒప్పందం కూడా కుదుర్చుకుందని చెప్పారు. సదస్సు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు అధ్యాపకులు కలిసి గోపాలరెడ్డిని సత్కరించారు.



గోపాలరెడ్డిని సత్కరిస్తున్న కళాశాల ప్రతినిధులు

చదువుతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలి



లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులు చదువుతో పాటు వివిధ నైపుణ్యాలు పెంచుకోవాలని అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ తరుణ్ కాకాని అన్నారు. నలంద డిగ్రీ కళాశాల మేనేజ్‌మెంట్ మీట్ స్పార్కిల్ 2కే 24 కార్యక్రమం శనివారం ఉత్సాహ పూరితమైన వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తరుణ్ కాకాని మాట్లాడుతూ.. పోటీల్లో గెలవడం ముఖ్యం కాదని, ప్రతి పోటీలో పాల్గొనడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవచ్చునన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ఇదొక చక్కటి వేదిక అన్నారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమాన్ని మేనేజ్‌మెంట్ హెచ్‌ఓడీ వై.శ్రీలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కళాకారులు సాంస్కృతిక వారధులు

విజయవాడకల్చరల్: కళాకారులు సాంస్కృతిక వా రధులని రమణ కోకిల సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు సింగంపల్లి రమణ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం సినీ సంగీత విభావరి, గాయకుడు కె.డేవిడ్‌రాజు, టి.శ్రీనివాసరెడ్డిలకు ఆ త్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. రమణ మాట్లాడుతూ కళాకారుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమోలు రమాసత్యనారాయణ మాట్లాడుతూ.. దేశంలో కళాకారులకు కొదువలేదని, మరుగన పడిన కళాకారలకు వేదిక కల్పించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అభినందించారు. సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. సత్కార గ్రహీత కె.డేవిడ్‌రాజు అంబేడ్కర్ సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలను నిర్వహించారన్నారు. కొప్పరపు బలరామకృష్ణ మూర్తి కళాకారులను అభినందిస్తూ ప్రసంగించారు. గాయనీ గాయకులు పలు తెలుగు, హిందీ చిత్రగీతాలను ఆలపించారు.



గాయకులు దేవిడ్‌రాజు, శ్రీనివాసరెడ్డిని సత్కరిస్తున్న నిర్వాహకులు

విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలి

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలని కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు అన్నారు. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వార్షికోత్సవం ఆ కళాశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా వ్యాప్తికి ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ విశేష కృషి చేస్తోందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అలాగే కళాశాల రిఫ్లెక్షన్ పేరుతో ముద్రించిన సావనీర్‌ను ఆయన ఆవిష్కరించారు. కళాశాల కార్యదర్శి పి.లక్ష్మణస్వామి మాట్లాడుతూ తమ కళాశాల అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరచి నాక్ నుంచి మంచి గుర్తింపును పొందిందన్నారు. ఈ ఏడాది నుంచి అటానమస్‌గా కళాశాల మార్పు చెందిందన్నారు. తమ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ మంచి ఉన్నతిని సాధించి కళాశాల కీర్తిని ఇనుమడింపజేస్తున్నారని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ నారాయణ వార్షిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతికాంశాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి కొత్తమాసు వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు హరగోపాల్, కేబీఎన్ కళాశాల అధ్యక్షుడు తొమ్మండ్రు శేషయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పతంజలిశాస్త్రి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.మణికంఠ తదితరులు పాల్గొన్నారు.



సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న తూనికుంట్ల శ్రీనివాసు తదితరులు

దాసాంజనేయునికి ప్రత్యేక పూజలు

మధురానగర్(విజయవాడసెంట్రల్): సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ దాసాంజనేయస్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులు హాల్‌టికెట్లను స్వామివారి వద్ద ఉంచి పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. వాహనచోదకులు వాహన పూజలు చేయించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని పర్యవేక్షించారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు



34వ డివిజన్‌లో కరపత్రాన్ని అందజేస్తున్న ఆసిఫ్, పుణ్యశీల తదితరులు

భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన 34వ డివిజన్ కార్పొరేటర్, ఏపీ ఐడీసీ చైర్‌పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి డివిజన్ పరిధిలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాలు అందనివారికి లోపాలను సరి చేయించి మళ్లీ దరఖాస్తు చేయించాలని సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు సూచించారు. ఇక అభివృద్ధి పనుల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో జరగని అనేక అభివృద్ధి పనులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని, అందుకు డివిజన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు.

రాష్ట్రానికి బాబు, పవన్ కల్యాణ్ విజిటర్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్స్‌కు ఎలా తెలుస్తుందని ఆసిఫ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు, లోకేష్‌లు, సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ, షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకు వచ్చే పవన్ కల్యాణ్‌లు విజిటర్స్‌గా అభివర్ణించారు. నాన్ లోకల్స్ అయిన వారు రాష్ట్రంలోని ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తున్న సీఎం జగనన్న, ఆయన ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఒకరికొకరు దుర్భాషలాడుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు పొత్తు కుదుర్చుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ చిత్తయిన సంగతి ప్రజలకు తెలిసిందేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన చిత్తుగా ఓడిపోక తప్పదని చెప్పారు. వై నాట్ 175 అని సీఎం జగనన్న చెప్పిన విధంగా జరిగి తీరుతుందని, రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు 'సిద్ధం'గా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్‌బోర్డ్ అధ్యక్షుడు షేక్ గౌస్ మొహిద్దీన్, కార్పొరేటర్లు ఎండీ ఇర్ఫాన్, పడిగపాటి చైతన్యరెడ్డి, అర్షద్, నాయకులు మల్లాది శివ, మాబు, సుధాకర్, యాకోబు, సురేష్, బాషా, కొండయ్య, శివకుమారి, హసీనా, టి.శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్



వృద్ధుడికి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఆసిఫ్, నాయకులు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 43వ డివిజన్‌లో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం శనివారం జరిగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో కలిసి షేక్ ఆసిఫ్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజలు హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల పనితీరుపై ఆరా తీశారు. ఒక్కో ఇంటిలో ఎన్ని పథకాల లబ్ధి చేకూరుతుందో ప్రజలను అడిగారు. గత పాలనకు వైఎస్సార్ సీపీ పాలనకు వ్యత్యాసం ఏమిటని ప్రజలను అడిగారు. వైఎస్సార్ సీపీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో భవానీపురం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గతానికి ప్రస్తుతానికి భవానీపురం ప్రాంతం పూర్తిగా మారిపోయిందన్నారు. బీటీ, సీసీ రోడ్లు నిర్మించామని, డివిజన్‌లో పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులై న ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. ఎవరైనా మిగిలిపోయినా వారిని గుర్తించి పథకాలు అందజేస్తామన్నారు. పూర్తి పారదర్శకంగా పథకాలు పేదల ఇళ్ల వద్దనే ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కేవలం అధికారం కోసం పొత్తులతో వచ్చే వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు.

ప్యాకేజీలు తీసుకుని జగన్‌పై విమర్శలు

సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడానికి చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని పవన్ కళ్యాణ్ తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆసిఫ్ విమర్శించారు. వరదలో మునిగిపోయే రాజధాని విషయంలో, రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు, ప్రత్యేక హోదాను నీరుగార్చినప్పుడు చంద్రబాబును ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయనకు ఎవరిని ప్రశ్నించే స్థాయి అర్హత లేదన్నారు. కాపులను, జనసైనికులను మోసం చేసి 24 సీట్లు తీసుకుని టీడీపీతో పొత్తుపెట్టుకున్నారన్నారు., టీడీపీ పల్లకి మోయడమే పవన్ ఎజెండా అని విమర్శించారు. ప్రజలకు పనికి వచ్చే ఒక్క పనిచేయలేదని, చంద్రబాబును నెత్తిన బెట్టుకుని ఊరేగడమే పవన్ చేసే పని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

దైవానుగ్రహానికి ఆధ్యాత్మిక చింతన అవసరం

భవానీపురం(విజయవాడపశ్చిమ): దైవానుగ్రహానికి ఆధ్యాత్మిక చింతన అవసరమని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విద్యాధరపురం రావిచెట్టు సెంటర్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం, శ్రీగంగా పార్వతి సమేత కాశీ విశ్వేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆలయాలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన శ్రీరామ భవన్‌ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి వెలంపల్లి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీరామ భవన్ ప్రారంభం..

అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో కృష్ణా పుష్కరాల పేరుతో అనేక దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాలనలో వాటన్నింటిని పునఃనిర్మించామని తెలిపారు. ప్రభుత్వం సాధించిన ప్రతి విజయానికి కారణం దేవుడి దయతోనే అని జగనన్న పదేపదే ఉద్ఘాటించటం ఆయనలోని దేవభక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త పితాని సాంబశివరావు, విజయ దంపతులు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రత్యేక శుభ కార్యక్రమాల్లో భాగంగా హోమాలు నిర్వహించేందుకు శ్రీరామ భవన్‌ను నిర్మించామని తెలిపారు. అలాగే పై అంతస్తులు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే వెలంపల్లి, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నీసాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, పి.చైతన్యరెడ్డి, పాత శివాలయం చైర్మన్ బొమ్ము మధు, నాయకులు షేక్ హయాత్ షరీఫ్, ఎస్‌కే నజీర్, అండిమాని బాబ్జి, సూర్య, రేలంగి బుజ్జి, అండిమాని ఈశ్వర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.



శ్రీరామ భవన్‌ను ప్రారంభిస్తున్న మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యే వెలంపల్లి, ఆసిఫ్

నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు

విజయవాడకల్చరల్: వాగ్దేవీ కూచిపూడి నృత్యాలయ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్య కార్యక్రమాలు మనోహరంగా సాగాయి. నాట్యాచార్యుడు సప్పా శివకుమార్ బృందం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాట్యాచార్యుల బృందాలు మాగలూరి త్రినాథాచారి, యడం సురేంద్రకుమార్, టి.వెంకట నిర్మల, చెన్నా తన్మయి, యల్లాజోస్యుల అనూరాధ, బి.అనితారావు, గోలి తేజశ్రీ బృందాలు సోలోగానూ, గ్రూప్ నృత్యాలను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమాలను ప్రారంభించిన శివకుమార్ మాట్లాడుతూ.. సంప్రదాయ నృత్య సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నాట్యదీపిక, బసవనంది పురస్కారాలను ప్రదానం చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత వేదాంతం రాధేశ్యాం మాట్లాడుతూ కూచిపూడి గ్రామం పేరుతో ఏర్పాటైన నాట్యం నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. కూచిపూడి నాట్యానికి విశేషసేవలను అందించిన నాట్యాచార్యుడు కే విజయశేఖర్‌కు నాట్య విజ్ఞాన్ పురస్కారం ప్రదానం చేశారు. గాత్ర సంగీత విద్వాంసురాలు శాంతి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి వీజీవీవీడీస్ కుమార్, తటవర్తి సూర్య నారాయణ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నాట్యాచార్యుడు ఘంటసాల పవన్‌కుమార్ నిర్వహించారు. చిన్నారులకు పురస్కారాలను ప్రదానం చేశారు.



విజయశేఖర్‌ను సన్మానిస్తున్న నిర్వాహకులు